క్లుప్తంగా

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం



పోలీసు కుటుంబాలతో ఏఎస్పీ సుధాకర్

చిత్తూరు అర్బన్: విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎప్పుడూ తాము అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా నేరుగా కలిసి మాట్లాడొచ్చని చిత్తూరు ఏఎస్పీ సుధాకర్ స్పష్టం చేశారు. అమర వీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా చిత్తూరు నగరంలోని పోలీసు అతిథి గృహంలో విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులతో ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో సమావేశం నిర్వహించారు. అశువులు బాసిన పోలీసు కుటుంబాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటిని పరిష్కరించడానికి ఎస్పీతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పరిపాలన అధికారి మోహన్‌రావు, యూనియన్ అధ్యక్షులు ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ జీర్ణోద్ధరణకు రూ.కోటి మంజూరు



చెన్న కేశవస్వామి ఆలయం

రొంపిచెర్ల: మండలంలోని బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ చెన్న కేశవస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిందని మండల వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఆలయ కమిటీ చైర్మన్ కోటా వెంకటరమణ శుక్రవారం తెలిపారు. గతంలో మండలంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన స్పందించి ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.20 లక్షలు విరాళమిచ్చారని తెలిపారు. దీంతో ప్రభుత్వం రూ.కోటి నిధులను మంజూరు చేసిందన్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, కోనేరు వంటి వాటికి మరో కోటి నిధులు అవసరం అవుతాయని మంత్రికి నివేదించడంతో ఆ నిధులు కూడా మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

పంట రుణాలపై సున్నా వడ్డీ

తవణంపల్లె: ఖరీఫ్‌లో బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు సున్నావడ్డీ అవకాశం ఉంటుందని తవణంపల్లె వ్యవసాయాధికారి ప్రవీణ్ తెలిపారు. ఇందు కోసం బ్యాంకు అధికారులను సంప్రదించి పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ లోగా పేర్లు నమోదు చేసుకుంటే వడ్డీ నగదు ఖాతాలోజమ అవుతుందని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ, ఇళ్ల స్థలాలను గుర్తించాలి



సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు

రొంపిచెర్ల: గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను, ఇళ్ల స్థలాలను సర్వే చేయాలని ఎంపీడీఓ రాజేంద్ర ఆదేశించారు. శుక్రవారం ఆయన బొమ్మయ్యగారిపల్లె గ్రామ సచివాలయంలో స్వామిత్వ -జగనన్న భూ సక్షా పథకం జగనన్న శ్వాశత భూ హక్కు పథకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీటీ వెంకటరమణ, సచివాలయ కన్వీనర్ వెంకటరమణ, కార్యదర్శి హరిబాబు, వీఆర్వో మహేష్ పాల్గొన్నారు.

నాయీ బ్రాహ్మణుల సంబరాలు



సీఎం జగన్ చిత్రపటాలతో నాయీ బ్రాహ్మణులు

పుంగనూరు: జగనన్న చేదోడు పథకం కింద నాయీ బ్రాహ్మణులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం సీఎం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి చిచిత్రపటాలు ప్రదర్శిస్తూ సంబరాలు నిర్వహించారు. సంఘ నాయకుడు హేమంత్, లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్‌ఓ డాక్టర్ శివ, దళిత నాయకుడు రాజు, సభ్యులు వెంకట్రమణ, కుమార్, సతీష్, తులసి, రమణ, బద్రి, రవి పాల్గొన్నారు.

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

రామకుప్పం: మండలంలోని పల్లికుప్పం గ్రామానికి చెందిన సావిత్రమ్మ శుక్రవారం మృతి చెందింది. ఇది తెలుసుకున్న చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ స్థానిక వైఎస్సార్ సీపీ నేతల ద్వారా అంత్యక్రియల నిమిత్తం మృతురాలి కుటుంబానికి రూ.10వేలను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నాగభూషణం నాయక్, శ్రీనివాసులు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

బొప్పాయి.. భళా..!

- తుమ్మిందలో విస్తారంగా బొప్పాయి సాగు
- 30 ఎకరాల్లో పంట
- సిరులు కురిపిస్తున్న వైనం
- పంట సాగుపై మొగ్గు చూపుతున్న రైతులు

తుమ్మిందలో బొప్పాయి సాగు భళా అనిపిస్తోంది. పంట విస్తారంగా పండుతోంది. రైతుల పాలిట కల్పతరువై సిరులు కురిపిస్తోంది. ఈసారి 30 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. సాగు చేసిన ఏడాదికే అన్నదాతలు ఆదాయం కళ్లజూస్తుండడంతో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.

చిత్తూరు రూరల్: చిత్తూరు మండలంలోని తుమ్మిందలో 4వేల ఎకరాల వ్యవసాయభూమి ఉంది. ఇందులో వివిధ రకాల పంటలు పండే భూమి 3వేల ఎకరాలలో ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. మొత్తం 1,600 రైతు కుటుంబాలు పలు రకాల పంటలు పండిస్తూ..జీవనోపాధి పొందుతున్నాయి. ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో అధికంగా మామిడి తోటలు ఉన్నాయి. ఆ తరువాత వేరుశనగ, వరి ఉంటోంది. దీంతో పాటు బొప్పాయిని పదుల ఎకరాల్లో సాగు చేస్తూ పలువురు రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు రెండేళ్లకోసారి బొప్పాయిని 10 నుంచి 15 ఎకరాలు సాగు చేసేవారు. ఈసారి మాత్రం 30 ఎకరాల్లో సాగుచేశారు. 23 కుటుంబాలు సాగు చేసిన బొప్పాయి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది.

సాగు ఎలా అంటే...

భూమిని బాగా దుక్కులు చేసి గుంతలు తవ్వుతారు. అందులో పశువుల ఎరువు పోసి ఒక అడుగు వరకు పూడ్చుతారు. అలా చేసిన గుంతల్లో 20 రోజుల తర్వాత మొక్కలు నాటుతారు. ఈ మొక్కలను అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి తెచ్చుకుంటున్నారు. ఎకరాకు 700 మొక్కలు అవసరమవుతోంది. మొక్క నాటిన వారానికి ఒకసారి నీళ్లు పెట్టాల్సి ఉంటుంది. నెల తర్వాత మొక్కకు 5 కేజీల పశువుల ఎరువు వేస్తున్నారు. కొంత మంది రైతులు పంట ఎదుగుదల కోసం మొక్కకు 100 గ్రాముల చొప్పున కాంప్లెక్స్ చల్లుతున్నారు. చీడపురుగులు ఆశించిన సమయంలో నివారణకు మందులు పిచికారీ చేస్తూ కాపాడుకుంటున్నారు.

ఆశించే తెగుళ్లు

ప్రధానంగా ఆకుముడత తెగులు, రింగ్ స్పాట్ తెగులు, వెర్రి తెగులు బొప్పాయి పంటను ఆశిస్తాయి. వీటి నివారణకు నాణ్యమైన విత్తనాలు వాడాలి. విత్తనశుద్ధి పాటించాలి. మొక్క నాటే ముందు వెర్రి తెగుళ్ల లక్షణాలను గమనించాలి. ఎరువులను సకాలంలో వేయాలి. సూక్ష్మ ధాతు మిశ్రమాన్ని 3,4 నెలల వయస్సులో ఒకమారు చెట్లపై పిచికారీ చేయాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. తోటలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అంతర పంటలు వేసే సమయంలో చెట్ల వేర్లు దెబ్బతిన్నకుండా చూడాలి. పేనుబంక, తెల్లదోమ పురుగులను సకాలంలో నివారించాలి. ఈరకంగా చేస్తే పంట దిగుబడిని ఆశించిన మేర పొందవచ్చని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

8 నెలలకే తొలి కాపు

వాస్తవానికి రెండేళ్ల కాలపరిమితి గల బొప్పాయిని ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ ఏడాదికే లాభాలు గడిస్తున్నారు. రెండో పంటనూ వెంటనే వేస్తున్నారు. ఈ కారణంగా కొంత ఖర్చయినా లాభాలు వస్తుండడంతో రెండేళ్లసాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. 5నెలలకు పూత ప్రారంభమవుతుంది. ఆరో నెలకు పిందె మొదలవుతోంది. 8 నెలకు కోత ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి పంట కోతకు వస్తుండడంతో ఎకరాకు టన్ను కాయలు దిగుబడి వస్తోంది. ఇలా పంట చివరి దశ వరకు 28 నుంచి 35 టన్నుల దిగుబడి చేతికందుతోంది. పొలం వద్దే వాటిని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం టన్ను కాయలు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతోంది. ఇలా సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే రెండో కాపు నుంచి దిగుబడి తగ్గినా లాభసాటిగా ఉండడంతో బొప్పాయి సాగు వైపు మొగ్గ చూపుతున్నారు.



బొప్పాయి పంట

ఖర్చులు ఇలా...

ఎకరాలో దుక్కులు దున్ని గుంతలు తవ్వడానికి యంత్రాలతో రూ. 10వేలు వ్యయమవుతోంది. ఒక్క మొక్క రూ.12ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా 700 మొక్కలకు రూ.8.400 వ్యయమవుతోంది. రవాణా చార్జీలు రూ. 3 వేలు ఖర్చవుతోంది. నాటు వేసేందుకు కూలీలకు రూ. 5వేలు, పశువుల ఎరువు మూడు ట్రాక్టర్లకు రూ. 9వేలు, ఎరువు చల్లేందుకు కూలీలకు అయ్యే ఖర్చు రూ. 4వేలు, తెగుళ్ల మందుల పిచికారీకి రూ.7వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.

మూడు ఎకరాల్లో సాగు చేశా..



ఐదేళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నా. కొద్దికొద్దిగా వేస్తూ వచ్చేవాన్ని. ఈసారి మాత్రం మూడు ఎకరాలో నాటా. కలుపురాకుండా ఉండేందుకు మల్చింగ్ పద్ధతి, డ్రిప్ పద్ధతి పాటిస్తున్నా. పంట కూడా బాగానే వస్తోంది. ఈ పంటలో తెగుళ్లను కట్టడి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నష్టాలను కూడా చవిచూశాను. అనుభవం నేర్పిన పాఠాలతో ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు తెగుళ్లను అధిగమించి ఆదాయం కళ్లజూస్తున్నా.

– వెంకటేష్, తుమ్మింద, చిత్తూరు మండలం

లాభాలున్నాయి



ఒకప్పుడు మా ఊళ్లో ఒకరిద్దరు మాత్రమే బొప్పాయి సాగు చేసేవాళ్లు. ఈరోజు 25 కుటుంబాల వరకూ బొప్పాయి సాగు చేస్తున్నాయి. ఊరు చుట్టూ 30 ఎకరాల్లో పంట ఉంది. ఇప్పటికే పంట వేసిన రైతులను చూసి ఇతర రైతులు కూడా బొప్పాయి పంట సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. నమ్ముకున్న పంట..ఎప్పుడు మమల్ని చేయి వదలలేదు. ప్రధానంగా రెండు రకాలుగా లాభాలున్నాయి. ఒకటి ఆదాయం, రెండు ఆరోగ్యం. మార్కెంటింగ్ కష్టాలు మాకు లేవు. పొలం కాడే వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు.

–కుమార్, తుమ్మింద, చిత్తూరు మండలం

జగజ్జనని.. నమోస్తుతే

- ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- పోటెత్తిన భక్తులు

చిత్తూరు రూరల్: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరులోని దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారిని సరస్వతిదేవిగాద అలంకరించారు. విశేష పూజలు నిర్వహించారు. అలాగే గుర్రప్పనాయుడువీధిలోని అంకాళపరమేశ్వరి ఆలయంలో ముధురై మీనాక్షిగా, ముత్యాలమ్మ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కోదండరామస్వామి ఆలయంలో వామనావతారం, విశ్వషిరిడీసాయిబాబా ఆలయంలో సరస్వతిదేవి అలంకారంలో భక్తులను కనువిందు చేశారు.



చిత్తూరు: సరస్వతిదేవిగా దుర్గమ్మ

మహాలక్ష్మిగా పాలేటమ్మ

ఐరాల: స్థానిక గ్రామ దేవత పాలేటమ్మ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన చేశారు. వైఎస్ గేటులోని చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారు సౌభాగ్యలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.

సరస్వతీదేవిగా దుర్గమ్మ

గుడిపాల: కందగిరి కొండ వద్దనున్న శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి దేవాలయంలోని మూలస్థాన దుర్గమ్మ శుక్రవారం రాజరాజేశ్వరిదేవి అలంకరణలో, పల్లూరు గంగమ్మ సరస్వతీదేవిగా భక్తులను కటాక్షించారు. ఉదయం అభిషేకాలు, పూజలు నిర్వహించారు. సాయంత్రం కుంకుమార్చన చేశారు.

అన్నపూర్ణాదేవిగా మరగదాంబిక

కాణిపాకం(యాదమరి): కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి అనుబంధ ఆలయమైన మరగదాంబికా సమేత మణికంఠేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అలాగే కాణిపాకంలో వెలసిన కాళికా మాత సరస్వతిదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సరస్వతిదేవిగా ముత్యాలమ్మ

బంగారుపాళెం: స్థానిక గ్రామదేవత ముత్యాలమ్మ సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుడు మురళీ గురుకుల్ ముత్యాలమ్మను శ్రీసరస్వతిదేవిగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. వజ్రాలపురం బోయకొండ గంగమ్మ సరస్వతిదేవిగా అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. తగ్గువారిపల్లెకు చెందిన వరలక్ష్మి, శ్రీనివాస శర్మ ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ధర్మకర్తలు రాధమ్మ, కృష్ణప్ప, మేనేజర్ మొగిలప్ప, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.








చిత్తూరు కోదండరామస్వామి ఆలయంలో.., సాయిబాబా ఆలయంలో.., ఐరాల: పాలేటమ్మ, గుడిపాల: సరస్వతీదేవిగా.., వైఎస్ గేటులో సౌభాగ్యలక్ష్మీదేవిగా..







కాణిపాకం: అన్నపూర్ణదేవిగా మరగదాంబికా, కాణిపాకం: కాళికామాత, బంగారుపాళెం: శ్రీసర్వతీదేవిగా.., వజ్రాలపురంలో..గుడిపాల: పల్లూరు గంగమ్మ

మేలుజాతి పేయదూడల ప్రదర్శన



పేయ దూడలను పరిశీలిస్తున్న పశుసంవర్ధక అధికారులు

తవణంపల్లె: రైతులు మేలుజాతి జెర్సీ పేయ దూడలను పోషించడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ అహ్మద్ అరీష్ అన్నారు. శుక్రవారం తవణంపల్లె మండలం ఈచనేరిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో చిత్తూరు పశుసంతతి పరిశీలనా కేంద్రం ఆధ్వర్యంలో మేలు జాతి జెర్సీ సంకరజాతి పేయదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈచనేరి పంచాయతీ పరిధిలోని పాడి రైతులు జెర్సీ దూడలను తీసుకొచ్చి ప్రదర్శించారు. ఆరోగ్యంగా పెరిగిన దూడలను ఎంపిక చేసి రైతులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ అరీష్ పశుపోషణపై రైతులకు అవగాహన కల్పించారు. పశుసంవర్ధక శాఖ అడిషినల్ డీడీ మృణాలిని, పీటీపీ డీడీ వాసు, ఐరాల ఏడీ పద్మావతి, గాజులపల్లె వెటర్నరీ అధికారి పల్లవి పాల్గొన్నారు.

చెరుకువారిపల్లె పీహెచ్‌సీ తనిఖీ



రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్ఓ ప్రభావతీదేవి

సదుం: మండలంలోని చెరుకువారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం డీఎంహెచ్ఓ ప్రభావతీదేవి ఆకస్మిక తనిఖీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో అందుతున్న సేవలు, రెఫర్ కేసుల వివరాలు, వారికి చేస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పీహెచ్‌సీ పరిధిలో గర్భవతుల నమోదు, హై రిస్క్ గర్భవతులకు అందుతున్న సేవలను, సురక్షిత కాన్పులకుగాను తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఫ్రై డే, డ్రై డే జరుగుతున్న గృహాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు, వైద్యాధికారులు శిరీష, చరణ్, పర్యవేక్షకులు ఉదయ్ బాస్కర్, నీలకళ, కమ్యూనిటీ హెల్తాఫీసర్ రషీద్ పాల్గొన్నారు.

క్రీడా పోటీలకు పూర్వ విద్యార్థి విరాళం



దాత హరిబాబును సత్కరిస్తున్న నిర్వాహకులు

యాదమరి: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు యాదమరి ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థి, ఎస్ఆర్ఐ సీఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన హరిబాబు రూ.50 వేలు విరాళంగా అందించారు. దాతకు నిర్వాహకులు శాలువ కప్పి, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కార్యదర్శి సురేష్, విక్రమ్, పీడీలు సురేష్ తదితరులు ఉన్నారు.

పేదల ఆరోగ్యానికి భరోసా



వైద్య పరీక్షలు చేసుకుంటున్న రోగులు

ఐరాల: పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పాలకల సర్పంచ్ వసంత అన్నారు. మండలంలోని పాలకల-1 సచివాలయ ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య నిపుణులు 412 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు చేసుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. డాక్టర్లు శరవణశ్రీనివాస్, పూర్ణలత, రామ్‌ప్రకాష్, వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీఓ నాగరాజు, సీహెచ్‌ఓ సుగుణవతి పాల్గొన్నారు.

ఆరోగ్య సురక్షలో 265 మందికి వైద్య పరీక్షలు

గుడిపాల: మండలంలోని ఏఎల్‌పురం సచివాలయం పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో 265 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఎంపీడీఓ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అలాగే కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌లు రష్మిత, శేషగిరిరావు పాల్గొన్నారు.



గుడిపాల: వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

కేఎంకండ్రిగలో 320 మందికి..

బంగారుపాళెం: మండలంలోని కేఎంకండ్రిగ గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో 320 మంది వైద్య పరీక్షలు చేసుకున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి 17 రకాల జబ్బులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. వృద్ధులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఇన్‌చార్జి తహసీల్దార్ అనీల్‌కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ అశోక్, సర్పంచ్ ప్రవళిక పాల్గొన్నారు.